సాక్షి అనకాపల్లి

శనివారం, 11, జనవరి, 2025

అపురూపం.. ఉత్తరద్వార దర్శనం



రంగనాథుని అలంకారంలో పుణ్యకోటి వాహనంపై వేంకటేశ్వరస్వామి

సంబరాల సంక్రాంతి



శ్రీప్రకాష్ జూ.కాలేజీలో భోగి మంట వేసి నృత్యం చేస్తున్న విద్యార్థులు



కశింకోట సెయింట్ జాన్స్ స్కూల్లో సందడే సందడి

పల్లె పండగ సంక్రాంతి. ఈ పర్వదినం వస్తోందంటే చాలు నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. హరిదాసులు, డూడూ బసవన్నలు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు ప్రతి ఇంటా పండగ వాతావరణం తీసుకొస్తాయి. సుసంపన్నమైన ఈ సంప్రదాయాన్ని విద్యార్థులకు పరిచయం చేసి, వారు ఈ వేడుకలో మమేకమయ్యేలా చేసేందుకు పలు పాఠశాలల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. భోగి మంటలు, గాలిపటాలతో చిన్నారులు సందడి చేశారు. సంప్రదాయ వంటలు రుచి చూశారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో మెరిశారు. జిల్లాలోని అనకాపల్లి, కశింకోట, పాయకరావుపేట, కె.కోటపాడు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సంబరాల సంక్రాంతి ఘనంగా జరిగింది.

-కశింకోట/పాయకరావుపేట



ఉపమాక వెంకన్న దర్శనం కోసం కిక్కిరిసిన భక్తులు



వివిధ వాహనాల్లో వెంకన్న, గోదాదేవి, రుక్మిణి సహిత వేణుగోపాలస్వామిలకు తిరువీధి సేవలు

రంగనాథుడి అలంకారంలో అనుగ్రహించిన ఉపమాక వెంకన్న

8 వాహనాల్లో స్వామికి తిరువీధి సేవలు

నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామి రంగనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు శయనించగా శ్రీదేవి, భూదేవి కాళ్లు వత్తుతున్నట్లుగా అలంకరించిన రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించిపోయారు. గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అర్చకులు వేకువజామున 3 గంటలకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్తరద్వారం నుంచి భక్తులకు మూలవిరాట్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది. శ్రీవారి పోటు ముందు ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి స్వామిని రంగనాథునిగా అలంకరించి భక్తులకు ఉత్తర ముఖంగా దర్శనం కల్పించారు. సాయంకాలారాధన ముగిశాక శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామిని రంగనాథునిగా అలంకరించి పుణ్యకోటి వాహనంపైన, రాజాధిరాజ వాహనంలో గోదాదేవి అమ్మవారిని, రుక్మిణీ సహిత వేణుగోపాలస్వామిని పొన్న వాహనంలో, ఆంజనేయ వాహనంలో సీతారాములను, హంస వాహనంలో శయన పెరుమాళ్లను, లక్కగరుడ వాహనంలో చిన్ని కృష్ణుని, గజ వాహనంలో ప్రాకార పెరుమాళ్లను, పల్లకిలో బుల్లిరాముడిని ఉంచి మాడ వీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. శ్రీనివాస భజన బృందం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వాహనాల ముందు కోలాటం నిర్వహించి, భజన గీతాలు ఆలపించారు. తిరువీధి సేవల అనంతరం ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి బాలభోగ నివేదన, రాజభోగ నివేదన, విశేష పూజలు, తీర్థ గోష్ఠి, ప్రసాద వినియోగం జరిగాయి. గోదాదేవికి తిరుప్పావై పాశురాన్ని విన్నపం చేశారు. దర్శనాలకు ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, రామగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు పూజల్లో పాల్గొన్నారు.

క్రికెట్ బుకీలకు కూటమి అండ



ఎస్బీ కానిస్టేబుల్ కీలక పాత్ర..!

- **నెలనెలా మామూళ్లు తీసుకుంటున్న కూటమి ఎమ్మెల్యే**
- **బుకీలో సభ్యులు ఎమ్మెల్యే అనుచరులే..**
- పరారీలో ముగ్గురు..
- వారం క్రితం బుకీని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

ఇసుక, మద్యం సిండికేట్లలో హవా కొనసాగిస్తున్న కూటమి ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగ్‌నూ వదలడం లేదు. నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారు. బెట్టింగ్‌లో కూటమి ఎమ్మెల్యే అనుచరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌కు కూడా నెలవారీ మామూళ్లు వసూలు చేసే బాధ్యతను కూటమి ఎమ్మెల్యే అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన అండదండలు పుష్కలంగా ఉండడంతో సదరు కానిస్టేబుల్ లక్షల్లో వసూలు చేసి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం క్రికెట్ బెట్టింగ్ ముఠాలోని ఓ వ్యక్తిని



పోలీసులు అదుపులోకి తీసుకోగా.. సదరు కానిస్టేబుల్ వ్యవహారం బయటపడింది. అయితే కూటమి ఎమ్మెల్యేకు కానిస్టేబుల్ బాగా కావాల్సిన వ్యక్తి కావడంతో ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు తప్పించినట్టు తెలిసింది. అధికారం అడ్డం పెట్టుకుని కూటమి ఎమ్మెల్యే, సదరు కానిస్టేబుల్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ బాస్‌కు పోలీసులు సమాచారం చేరవేసినట్టు తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారంతో ఇసుకతోట, శివాజీ పాలెం ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు మరో ఇద్దరు కూటమి ఎమ్మెల్యే అనుచరులు కూడా బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్టు తేలింది. వీరితో పాటు ఈ తంతు నడిపిస్తూ నెలవారీ మామూళ్లను కూటమి ఎమ్మెల్యేకు చేరవేయడంలో కీలకంగా ఉన్న ఒక స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జోలికి వెళ్లకుండా ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నెలనెలా భారీగా మామూళ్లు దండుకుంటున్న ఓ కూటమి ఎమ్మెల్యే అనుచరులే లక్షల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరి ముఠా విశాఖ నుంచి కాకినాడ మీదుగా హైదరాబాద్ వరకూ పాకినట్టు తెలుస్తోంది. ఈ ముఠా జోలికి వెళ్లకుండా ఉండాలని పోలీసులకు ఫోన్లు చేసి మరీ ఓ కూటమి ఎమ్మెల్యే పీఏగా చెప్పుకుంటున్న బంధువు బెదిరించే స్థాయిలో వ్యవహారం నడిపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఐదుగురు బెట్టింగ్ ముఠా సభ్యులపై కేసులు నమోదు కాగా.. కీలకంగా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్ వ్యవహారం మాత్రం ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది.

విశాఖ టు హైదరాబాద్ వయా కాకినాడ..

ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విశాఖలోని శివాజీపాలెం, ఇసుకతోట, డాబాగార్డెన్స్, ఆనం**దపురం, చోడవరం ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరం**దరూ కాకినాడ **ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సహకారంతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ** ముఠా గురించి **తీగ లాగితే... హైదరాబాద్ వరకూ పాకినట్టు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లో పట్టు**బడిన వ్యక్తి తన ఫోన్ పే నంబరు ((91003 46888)తో పాటు మరో నాలుగు ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ బ్యాంకు అకౌంట్లకు భారీగా ఈ బెట్టింగ్ నగదును జమ చేసినట్టు తేలింది. ఈ బ్యాంకు అకౌంట్లు చోడవరం, కాకినాడ ప్రాంతానికి చెందిన వివిధ కంపెనీలకు చెందినవి కావడం గమనార్హం. రుద్రా ఆక్వా ట్రేడర్స్, అభిరామ ఆక్వా ట్రేడర్స్, శ్రీ దుర్గా స్టీల్ ప్రొడక్ట్స్, ప్రజ్ఞ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన కంపెనీల అకౌంట్లుగా తేలింది. పెదవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని గాయత్రి టవర్స్‌లోని తన అపార్టుమెంటులో ల్యాప్‌టాప్ ద్వారా వ్యవహారాలను సాగించారు. శివాజీపాలెం, ఇసుకతోటకు చెందిన ముగ్గురు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వీరిలో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో కీలకంగా ఉన్న స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్ జోలికి మాత్రం వెళ్లలేదన్న విమర్శలున్నాయి.

నెలవారీ మామూళ్లు...!

విశాఖలో క్రికెట్ బుకీల హవా పెరిగిపోతోంది. ప్రతి చిన్న మ్యాచ్‌కూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఆఫ్‌లైన్‌లో బాక్సు క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్లను పరిచయం చేసుకుంటూ... ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దింపుతున్నారు. మొదట్లో వందల్లో ప్రారంభించి... చివరకు లక్షల దాకా ఈ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నారు. క్రికెట్ బుకీలుగా కూటమి ఎమ్మెల్యేకు అనుచరులుగా ఉన్న ఇద్దరితో పాటు ఓ కానిస్టేబుల్ కూడా కీలకంగా ఉన్నారు. మీకు ఏం కాకుండా చూసుకుంటానంటూ.. నెలవారీగా లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నారు. ఈ వసూళ్ల వ్యవహారమంతా స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ చూసుకుంటున్నారు. ఇప్పటికే కేసులు నమోదైన ఎమ్మెల్యే అనుచరులు దొరకకుండా తప్పించుకున్నారు. ఓవైపు మద్యం సిండికేట్లలో హవా కొనసాగిస్తున్న సదరు కూటమి ఎమ్మెల్యే... ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్‌లోనూ కీలకంగా ఉన్నారనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలు వారి అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

పోలీసులకే బెదిరింపులు...?

వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమకు వచ్చిన పక్కా సమాచారంతో బయటకు లాగారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ కేసును అప్పగించారు. అయితే, మొదట్లో పట్టుబడిన రవితో పాటు ఎమ్మెల్యే అనుచరులనూ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా వీరితో పాటు ఒక క్రైం బ్రాంచ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు తేలింది. ఈయనను కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇది తెలిసిన వెంటనే కూటమిలోని ఒక ఎమ్మెల్యేకు అనధికారి పీఏగా వ్యవహరిస్తున్న ఆయన బంధువు పోలీసులకు ఫోన్ చేసి ఏకంగా బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. సదరు పీఏనే పోలీసు పోస్టింగుల్లో కూడా భారీగా వసూలు చేసి స్టేషన్లను అలాట్ చేయించారన్న విమర్శలున్నాయి. అయితే పోలీసులు ఎమ్మెల్యే బంధువు ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో.. మరో కూటమి ఎమ్మెల్యేను రంగంలోకి దింపి కేసు నుంచి వీరిని తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కానిస్టేబుల్ పేరు లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది.

అధికారుల నిర్లక్ష్యమే కారణం!



ఏరియా ఆస్పత్రిలో విద్యార్థినులను పరామర్శిస్తున్న సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్

- విద్యార్థినుల అనారోగ్యంపై విచారణ అధికారుల నివేదిక

నర్సీపట్నం: వేములపూడి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థినులు అనారోగ్యానికి గురైనట్టు విచారణ అధికారుల నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇక్కడ మంచి నీటి నిర్వహణలో నిర్లక్ష్యం కనబడుతోంది. కనీసం పరిశుభ్రత పాటించటం లేదు. నిల్వ ఉంచిన కూరగాయలు వాడుతున్నారు. కుళ్లిన వాటిని కూరల్లో కలిపేస్తున్నారు. దీనికి తోడు ఆహారం సరిగా ఉడికించకపోవడం ఈ దుస్థితి కారణం. హాస్టల్‌లో తలెత్తిన పరిస్థితిపై నాతవరం మండలం విద్యా శాఖ అధికారులను ప్రభుత్వం విచారణ అధికారులుగా నియమించింది. పైన పేర్కొన్న కారణాల వల్లే విద్యార్థినులు అనారోగ్యం పాలైనట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఆరో తరగతి విద్యార్థిని తేజశ్వని పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో శుక్రవారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎనిమిది మంది విద్యార్థినులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం వీరిని డిశ్చార్జి చేసే అవకాశముంది. మరో ముగ్గురు విద్యార్థినులు వేములపూడి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కోలుకోవడంతో వారిని ఇళ్లకు పంపించేశారు.

విద్యార్థినులను పరామర్శించిన న్యాయమూర్తి

ఇక్కడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థినులను సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్ శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కోర్టు సిబ్బంది ఉన్నారు.

న్యూస్‌రీల్

15న బొజ్జన్న కొండ వద్ద మహాబౌద్ధ మేళా



మహాబౌద్ధ మేళా కరపత్రాలను ఆవిష్కరిస్తున్న బల్లా నాగభూషణం

అనకాపల్లి:

మండలంలో శంకరం పంచాయతీ బొజ్జన్న కొండ వద్ద ఈనెల 15న కనుమపండగ నాడు మహాబౌద్ధ మేళా నిర్వహించనున్నట్టు సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు బల్లా నాగభూషణం తెలిపారు. స్థానిక చిన్నరాజుపేటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాబౌద్ధ మేళా కరపత్రాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకులు బొజ్జన్న కొండను సందర్శిస్తారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బొజ్జన కొండ వద్ద పర్యాటకుల కోసం కేంద్ర పర్యాటకశాఖ నిధులతో కాటేజీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కనుమరోజున సుమారు లక్షమంది ఇక్కడికి వస్తారని, పురావస్తుశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పట్నాల కృష్ణమోహన్, కొత్తూర్తి రామారావు, బొడ్డు సోమరాజు, ఉజ్జి సత్యనారాయణ, జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షుడు పల్లా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

నాన్ లోకల్‌కే.... ఐసీడీఎస్



- నియామకాల్లో అవతవకలు
- నిబంధనలకు నీళ్లొదిలి నాన్ లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు
- అర్హులకు మొండిచేయి
- ప్రజాప్రతినిధుల సిఫార్సులు, చెల్లింపులదే కీలక పాత్ర

సాక్షి, అనకాపల్లి:

జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)లో నిర్వహించిన నియామక ప్రక్రియలో అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని విధాలా అర్హులైన లోకల్ అభ్యర్థులను కాదని నాన్ లోకల్ అభ్యర్థులకే ఉద్యోగాలు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ఏనాడూ జరగని రీతిలో నియామక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు చెప్పినవారికే ఉద్యోగాలను కల్పించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలిలా... ఐసీడీఎస్ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య (ఎంవీ) స్కీం పరిధిలో 2023 డిసెంబర్ 2వ తేదీన (ఈ-55176/డీసీపీఓ/2023) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 పోస్టులను ఒప్పంద (కాంట్రాక్టు) విధానంలో భర్తీ చేయాలని తీర్మానిస్తూ ఐసీడీఎస్ పీడీ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు మొత్తం 388 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

నోటిఫికేషన్‌లో డీసీపీవో-1, ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఎన్ఐసీ)-1, ఎల్‌సీపీవో-1, కౌన్సిలర్-1, సోషల్ వర్కర్ ఫీమేల్-2, డేటా ఎనలిస్ట్-1, అకౌంటెంట్-1, అవుట్ రీచ్ వర్కర్-1, అసిస్టెంట్ కం డీఈవో-1 ఉద్యోగాలు ఉన్నాయి. అదే నెల 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. దరఖాస్తుల స్వీకరణ తరువాత ఎన్నికల కోడ్ రావడం.. తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నియామక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు ఓ కాల్ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 24న అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఆ కాల్ సారాంశం. అలా ఇంటర్వ్యూ పూర్తయిన సుమారు 15 రోజులకు అక్టోబర్ 9న అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చారు.

పీహెచ్‌డీ చేసిన వ్యక్తికి నో చాన్స్

పీహెచ్‌డీ పూర్తి చేసిన వెంకటేష్ అనే అభ్యర్థి డీసీపీవో (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. పీజీలో మెరిట్ ఆధారంగా ఎక్కువ మార్కులు వచ్చినవారికే ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తారు. వెంకటేష్‌కు పీజీలో 94 శాతం మార్కులు వచ్చాయి. దరఖాస్తు చేసిన వారిలో ఇతనే అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థి. మెరిట్ ప్రకారం అయితే వెంకటేష్‌కే ఉద్యోగం రావాలి. లేదంటే రోస్టర్ విధానం ప్రకారం జరిగి ఉంటే ఒక ఎస్సీ మహిళకు (పేరు పేర్కొనడం లేదు) రావాల్సి ఉంటుంది. కానీ వీరిద్దరికీ కాకుండా తక్కువ మెరిట్ ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించారు. 10 ఉద్యోగాలకు 388 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ 388 మందినీ ఇంటర్వ్యూకు పిలిచి.. సిఫారసు ఉన్నవారికే ఉద్యోగాలు కల్పించారు. మెరిట్‌లో కిందిస్థాయిలో ఉన్న వారికి అడ్డదారిలో ఉద్యోగాలిచ్చారు.

గోప్యంగా ఇంటర్వ్యూలు

వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న ఈ నియామక ప్రక్రియ అత్యంత గోప్యంగా జరిగింది. అప్పటికే తమకు కావలసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టడానికి ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇంటర్వ్యూల పేరిట మమ అనిపించారు. 10 పోస్టులకు 388 మంది దరఖాస్తు చేసుకోగా నియామక ప్రక్రియలో సిఫార్సులు, చెల్లింపులు కీలక పాత్ర పోషించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి, ఏకపక్షంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని నిరుద్యోగ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఎందుకిలా...?

- దరఖాస్తు షెడ్యూల్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు
- పది నెలల అనధికార విరామం ఎందుకో?
- దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థిని ఎందుకు తుది ఇంటర్వ్యూకి పిలిచారు...?
- రోస్టర్ అనుసరించలేదు..
- రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిని విభజించలేదు..
- మెరిట్ లిస్ట్ ప్రదర్శించలేదు..
- లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వలేదు...
- సర్టిఫికెట్లు పరిశీలించి చెక్ లిస్ట్ ఇవ్వలేదు..
- కాల్ లెటర్‌ను అభ్యర్థి చేతికే ఇచ్చేశారు..!
- గ్రీవెన్స్‌లో ఎందుకు డిస్‌ప్లే చేయలేదు..?

నిబంధనల ప్రకారమే ఎంపిక

ఈ నియామక ప్రక్రియలో ప్రతి ఒక్క అంశమూ నియమ నిబంధనల ప్రకారమే జరిగింది. ఈ నియామకానికి కలెక్టర్ చైర్మన్‌గా, ఐసీడీఎస్ పీడీ, డీఎంహెచ్‌వో, జేకేసీ, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ సభ్యులుగా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఇంటర్వ్యూ చేసి వారి ఇచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేశాం. ప్రతిదీ వెబ్‌సైట్‌లో పొందుపరిచాం.

– అనంతలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ

జీతభత్యాల కోసం గోవాడ సుగర్స్ కార్మికుల ధర్నా



గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఎండీకి సమస్యలు వివరిస్తున్న ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు

చోడవరం: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు శుక్రవారం ధర్నా చేశారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులు పనులను నిలిపివేసి ఎండీ చాంబర్ వద్ద బైటాయించి, ఎండీ సన్యాసిరావును నిలదీశారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన యాజమాన్యం మాట తప్పిందని ఆరోపించారు. సంక్రాంతి లోగా కార్మికులకు రావలసిన పాత బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకూ చెల్లించలేదని గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు కె.వి.వి.భాస్కరరావు తెలిపారు. రెండేళ్లుగా కార్మికులకు ఇవ్వాల్సిన ఓటీల నగదు ఇవ్వలేదని, గత ఏడాది నుంచి డీవోలు ఇవ్వలేదని వీటిని వెంటనే చెల్లించాలని భాస్కరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ త్వరలో చెల్లిస్తామని తెలిపారు.

రేపు శ్రీనృసింహ దీక్షల విరమణ

సింహాచలం : సింహగిరిపై ఆదివారం ఉదయం 7గంటల నుంచి శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షాధారులందరి చేత దీక్షా విరమణను శాస్త్రోక్తంగా దేవస్థానం వైదికులు నిర్వహించనున్నారు. 41 రోజుల శ్రీనృసింహ దీక్ష, 32 రోజుల శ్రీనృసింహ దీక్ష తీసుకున్నవారంతా ఆదివారం సింహగిరిపై దీక్షా విరమణ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

క్లుప్తంగా

భళిరా.. బసవా..!



యలమంచిలి కోర్టు కూడలి వద్ద గంగిరెద్దు సందడి

యలమంచిలి రూరల్: సంక్రాంతి పండగ సమీపిస్తోంది. పట్టణంలో గంగిరెద్దుల సందడి మొదలైంది. ప్రతి ఏటా మాదిరిగానే ఇతర ప్రాంతాల నుంచి డూడూ బసవన్నలను తీసుకుని పలువురు పట్టణానికి వస్తున్నారు. సన్నాయి మేళతాళాలతో 'ఓ రాముడూ.. అమ్మగారికి నమస్కరించు.. అయ్యగారికి దండం పెట్టు' అంటూ గంగిరెద్దులవారు అందర్నీ ఆహ్లాదపరుస్తున్నారు. బసవన్నకు గజ్జె కట్టి రంగురంగుల వస్త్రాలను అలంకరించి ఇంటింటికీ తిరుగుతూ సందడి చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న కళను వదులుకోలేక భారమైనా జీవితాన్ని కొనసాగిస్తున్నామని, తమ తరువాతి తరాలు ఈ కళను కొనసాగించలేని పరిస్థితులు నెలకొన్నాయని సబ్బవరానికి చెందిన సింహాద్రి అప్పన్న వాపోయాడు.

నాయుడుబాబుకు అంతిమ వీడ్కోలు



నాయుడుబాబు మృతదేహాన్ని చూసేందుకు తరలివచ్చిన బంధుమిత్రులు

నర్సీపట్నం: తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన బొడ్డేటి నాయుడుబాబు అంత్యక్రియలు బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ప్రభుత్వం సమకూర్చిన అంబులెన్స్‌లో మృతదేహాన్ని శుక్రవారం ఉదయం నేరుగా పెదబొడ్డేపల్లి శ్మశాన వాటికకు తరలించారు. నాయుడుబాబు మృతదేహాన్ని చూసేందుకు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడ వారి రోదనలు మిన్నంటాయి. అమెరికాలో ఉంటున్న మృతుడి అన్న కుమారుడు రావటం ఆలస్యం కావడంతో రాత్రికి అంత్యక్రియలు నిర్వహించారు.

విశాఖలో ఇద్దరికి అంత్యక్రియలు

కంచరపాలెం: తిరుపతిలో తొక్కిసలాటలో దుర్మరణం చెందిన ఇద్దరు మృతదేహాలకు శుక్రవారం విశాఖలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచరపాలెం బర్మా క్యాంప్ శ్మశాన వాటికలో శాంతి మృతదేహానికి, సూరిశెట్టి లావణ్య మృతదేహానికి స్థానిక జగన్నాథపురం శ్మశానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మద్దిలపాలెంకు చెందిన రజనీ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి బరికి పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. పండగ దగ్గరపడిన కొద్దీ సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందెం కోళ్లకు డిమాండ్ పెరిగింది. పందాల నిర్వాహకులు స్థలాలు పరిశీలిస్తున్నారు. మరో వైపు ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి.

పందెం కోళ్లు



పందెంకు సిద్ధంగా ఉన్న సేతువా జాతి పుంజు

నలుపు రంగులో ఉన్న పెరుక్రాస్ కోడిపుంజు

- బరుల కోసం స్థలాల పరిశీలన
- ఈ ఏడాది నలుపు జాతి పుంజులే గెలుపుగుర్రాలు
- పందెంకోళ్లకు పెరిగిన డిమాండ్

గొలుగొండ: తెలుగువారి అతి పెద్దపండగ సంక్రాంతి. ఈ సందర్భంగా వివిధ రకాల వినోదాలతో ఎంజాయ్ జేస్తారు. అందులో భాగమే కోడి పందాలు. ఇవి చట్టరీత్యా నేరమే అయినా పందెంరాయుళ్లు మాత్రం పోలీసుల కళ్లు గప్పి మారుమూల ప్రాంతాల్లో నిర్వహించడం అనాదిగా వస్తోంది. మరో రెండు రోజుల్లో సంక్రాంతి వేడుకలు ప్రారంభం కానుండడంతో పందెం నిర్వాహకులు పూర్తి స్థాయిలో కోళ్లను సిద్ధం చేస్తున్నారు.

పందాలు రెండు రకాలు

కోడి పందాలు రెండు రకాలు. మొదటి పద్ధతిలో కత్తులు కట్టి పుంజులను బరిలో వదులుతారు. ఇందులో ఓడిపోయిన పుంజు గెలిచిన వారి సొంతం అవుతుంది. అలాగే డబ్బులను కూడా పందెంగా కాస్తుంటారు. వీటిని కత్తి పందాలు అంటారు. రెండోది ఇడుకాళ్లు(డింకీపందాలు). కోడికి కత్తులు కట్టకుండా బరిలో వదులుతారు. చాలా సమయం వరకు కోళ్లు పోరాడతాయి. ఇందులో డబ్బులను మాత్రమే పందెంగా కాస్తుంటారు. సంక్రాంతికి 21 రోజుల ముందు నుంచి ఒప్పంద పత్రాలు రాసుకుంటారు.

బరిలో దింపే కోళ్లకు 21 రోజుల పాటు తర్ఫీదిస్తారు. ప్రత్యేక ఆహారం అందజేస్తారు.

వీటిదే గెలుపు

ఈ ఏడాది నలుపు జాతి పుంజులు బరిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కుక్కుటశాస్త్రం చెబుతోంది.దీంతో వాటికి డిమాండ్ పెరిగింది. కాకి, కాకినెమలి, కాకి కోడి, నల్లకక్కిరి వంటి జాతుల పుంజులు ఏడాది గెలిచే అవకాశాలున్నట్టు పందెంరాయుళ్లు చెబుతున్నారు.

పుంజులకు గిరాకీ..

సంక్రాంతి పండగ పందెం పుంజుల పెంపకందార్లకు మంచి రాబడిని అందిస్తుంది. గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పెంచే ఈ కోడిపుంజులకు రానున్న రెండు నెలలు మంచి గిరాకీ ఉంటుంది. సంక్రాంతి మూడు రోజులతో పాటు అమ్మవార్ల పరసల్లో కూడా పందాలు సాగుతాయి. అందుకోసం పందెంరాయుళ్లు ఇప్పటి నుంచే పుంజులను సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం గ్రామాల్లో ఒక్కో పుంజు ధర రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ప్రస్తుతం అల్లూరి జిల్లా సరిహద్దులు అయిన సరుగుడు, పాడి,రత్నంపేట, చిట్టింపాడు, ఎఎల్‌పురం ప్రాంతాల్లో పందాలు నిర్వహణకు ఏరాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక ఆహారం...శిక్షణ

పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ, ఆహారం అందజేస్తారు. నిత్యం ఉడకబెట్టిన గుడ్లు, మటన్ ఖైమా, జీడిపప్పు, రాగులు, సజ్జలు, బాదం, పిస్తా తదితర పోషకాహారం పెడతారు. బరువు పెరగకూడదు. చురుకుదనం కోల్పోకూడదు. వాటిలో పౌరుషాన్ని పెంచేందుకు అప్పుడప్పుడూ అశ్వగంధ పొడి పట్టిస్తారు. కొందరు విటమిన్ టాబ్లెట్లు నీటిలో కరిగించి, ఆ నీటిని కోళ్లతో తాగిస్తారు. స్నానానికి, తాగేందుకు వేడి నీటినే వాడతారు. అలుపు నియంత్రణ కోసం వాటిని నీళ్లలో వదిలి వారం పదిరోజుల కోసారి ఈత కొట్టిస్తారు. వెంటపడి తరుముతూ వేగంగా పరిగెత్తిస్తారు.

ఘనంగా వడ్డాది గిరి ప్రదక్షిణ



వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహంతో గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు(ఇన్‌సెట్) శ్రీదేవి,భూదేవితో వెంకటేశ్వస్వామి



గిరి ప్రదక్షిణలో మహిళల కోలాటం



గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

- వేంకటేశ్వరస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన భక్త జనం

బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేంకటేశ్వరస్వామి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గత ఆరేళ్లుగా వడ్డాదిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉదయం 6 గంటల నుంచే వేంకటేశ్వరస్వామి కొండ దిగువన తొలిమెట్టు వద్ద నుంచి చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా చలిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక రథంపై ఉంచి కోలాటం, తదితర సాంస్కృతిక ప్రదర్శన మధ్య గిరి ప్రదక్షిణ సాగింది. ఈ క్రమంలో స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. గిరిజాంబ కొండ ప్రాంతం, ఆలయ పరిసరాలు వేంకటేశ్వరస్వామి నామస్మరణతో మార్మోగాయి. ఆలయ ధ్వజ స్తంభం, ముఖ ద్వారం, ఆలయ మండపం వద్ద భక్తులు కుంకుమ పూజలు చేశారు. ఐదు కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సాగగా.. రాత్రి వరకు భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామిని తులసీ, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్త దొండా కన్నబాబు, గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు



భోగి మంటల వద్ద ఆడిపాడుతున్న విద్యార్థినులు



రోలు, రోకళ్ల వద్ద విద్యార్థినుల సందడి

పాయకరావుపేట: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సందడి చేశారు. శ్రీప్రకాష్ జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఆకట్టుకున్నాయి. భోగి మంటలు, సంప్రదాయ వంటకాల తయారీ, గొబ్బెమ్మలు, రంగవల్లికలు, హరిదాసుల మధ్య విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భానుమూర్తి, అకడమిక్ ఇన్‌చార్జ్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

కె.కోటపాడు : స్థానిక అయ్యన్న పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.



కె.కోటపాడు అయ్యన్న పాఠశాలలో ప్రతిబింబించిన పల్లె వాతావరణం

విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. భోగి మంటలు వేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పల్లె వాతావరణం తలపించేలా ఏర్పాటు చేసిన సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరిదాసులు, డూడూ బసవన్నల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ చోడవరం చైర్మన్ నియామకం



నియామకపత్రం అందిస్తున్న సంపత్‌కుమార్

చోడవరం రూరల్: నీతిఆయోగ్‌లో రిజిస్టర్ అయిన జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధి చైర్మన్‌గా దేవరపల్లి నవకుమార్‌ను నియమించారు. ఈ మేరకు సంస్థ జాతీయ చైర్మన్ పి.సంపత్‌కుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నియమ, నిబంధనలకు లోబడి తాను పనిచేస్తానని శుక్రవారం నవకుమార్ తెలిపారు.

13న పీజీఆర్‌ఎస్ రద్దు

తుమ్మపాల: ఈనెల 13న భోగి పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీజీఆర్‌ఎస్) ఈవారం ఉండదని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు తెలిపారు. అర్జీదారులు గమనించగవలసిందిగా కోరారు.

పోలీసుల అదుపులో నలుగురు గంజాయి నిందితులు

చోడవరం: అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు కేజీల గంజాయిని శుక్రవారం రావికమతం పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. రావికమతం మండలం చినపాచిలి రోడ్డులో రెండు మోటారుసైకిళ్లపై గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా, సమాచారం తెలుసుకున్న రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తన సిబ్బందితో తనిఖీ చేశారు. గంజాయి తరలిస్తున్న గోపాలపట్నానికి చెందిన ఉజ్వల సాయి, చెలిమూరి చరణ్, జనగామకు చెందిన శబరి, హైదరాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేశామని ఎస్‌ఐ తెలిపారు. వీరి నుంచి రెండు బైక్‌లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం



బాలకృష్ణ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అజయ్‌శర్మ తదితరులు

- ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్‌శర్మ

అనకాపల్లి: జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజయ్‌శర్మ తెలిపారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో సీపీఎం సీనియర్ నేత ఎ.బాలకృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ–జమిలి ఎన్నికలు అనే అంశంపై ఆ పార్టీ మండల అధ్యక్షుడు గంటా శ్రీరామ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో అజయ్‌శర్మ మాట్లాడారు. జమిలి ఎన్నికలను ప్రజలు అడ్డుకోవాలన్నారు. జమిలి ఎన్నికల కారణంగా కోట్ల రూపాయలు వృథాగా పోతుందన్నారు. కార్పొరేట్ ప్రయోజనాలు కోసం ప్రజాస్వామిక విలువను మోదీ ప్రభుత్వం బలహీనపర్చుతుందన్నారు. ఈ ఎన్నికలతో సాధారణ ప్రజలకు మేలు జరగదన్నారు. పార్లమెంట్ చేసే చట్టాలు, రాజ్యాంగ సవరణలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా ఉండకూడదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.లోకనాథం మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. అనంతరం బాలకృష్ణ జీవిత చరిత్ర పుస్తకాలను అజయ్‌శర్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.అప్పలరాజు, డి.వెంకన్న, ఆర్.శంకరరావు, బి.ప్రభావతి, బాలకృష్ణ సతీమణి వరలక్ష్మి పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న భార్యాభర్తలు అరెస్టు

- నిందితులది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా



మన్యపురట్ల జంక్షన్‌లో గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకుని ఫొటో తీస్తున్న ఎస్‌ఐ భీమరాజు

నాతవరం: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న భార్యాభర్తలను అరెస్టు చేశామని ఎస్‌ఐ సిహెచ్. భీమరాజు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలో నర్సీపట్నం – తుని మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డులో మన్యపురట్ల జంక్షన్ వద్ద శుక్రవారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో నర్సీపట్నం నుంచి తుని వైపు ఆటోలో వస్తున్న నిందితులు వాహన తనిఖీలు చూసి అక్కడ దిగి నడిచిపోతున్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వారిని ఆపి బ్యాగ్‌లు తనిఖీలు చేయగా, రూ.50 వేల విలువైన గంజాయి లభ్యమైంది. పట్టుబడిన వారు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా ఇరుకుపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ తుకారాం, రాథోడ్ కమలాబ్బాయిగా గుర్తించారు. వారి నుంచి 8 కేజీల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి కొనుగోలు చేసి, తమ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

- మృతుడిది ఒడిశా రాష్ట్రం



సుదర్శన్‌కుమార్ పాటి మృతదేహం

రాంబిల్లి (యలమంచిలి): రాంబిల్లి ఎస్‌ఈజెడ్‌లోని వినూత్న ఫార్మా పరిశ్రమలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు శుక్రవారం ఉరేసుకుని మృతి చెందాడు. రాంబిల్లి ఎస్‌ఐ నాగేంద్ర వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సుదర్శన్ కుమార్ పాటి (20) ఆర్నెల్ల నుంచి వినూత్న ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటలకు వెళ్లగా, శుక్రవారం ఉదయం సుదర్శన్ పనిచేస్తున్న ప్రాంతంలో ఉరేసుకున్నాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలు గమనించి స్థానికులకు లాలంకోడూరు వీఆర్వోకు సమాచారమిచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తామని, మృతికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ముగిసిన అంధుల మహిళా క్రికెట్ జట్టు శిక్షణ

విశాఖ స్పోర్ట్స్: జాతీయ స్థాయి అంధుల మహిళా క్రికెట్ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. కేరళలోని కొచ్చిన్‌లో ఈ నెల 13 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో వారం రోజుల పాటు ఈ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా జట్టును ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌బాబు అభినందించారు. కొచ్చిన్‌లో ఆడేందుకు శనివారం బయలుదేరి వెళ్లనున్న జట్టు సభ్యులకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.

సెలూన్ షాపు దగ్ధం



దగ్ధమవుతున్న సెలూన్ షాపు

మునగపాక: అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని టి.సిరసపల్లిలో ఓ సెలూన్ షాపు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని శుక్రవారం అధికారులు చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామ రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించి నిప్పంటించారు. ఆ చెత్త పక్కనే ద్రాక్షారపు జగ్గారావుకు చెందిన సెలూన్ షాపు ఉంది. ఒక్కసారిగా మంటలు షాపునకు అంటుకున్నాయి. విలువైన సామగ్రి కాలిబూడిదైంది. బాధితుడు జగ్గారావు తనకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన షాపు దగ్ధమైందని వాపోయాడు. సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. స్థానికులు మంటలను అదుపు చేశారు.

పేద కుటుంబంపై రెవెన్యూ సిబ్బంది ప్రతాపం

- 40 ఏళ్లుగా ఉన్న పశువుల పాక తొలగింపు
- ఇదే స్థలంలో ఇతరుల పాకల జోలికెళ్లని అధికారులు



తొలగించిన పాక వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

బుచ్చెయ్యపేట: మండలంలో ఆర్.శివరాంపురం గ్రామంలో నిరుపేద కుటుంబంపై రెవెన్యూ సిబ్బంది ప్రతాపం చూపారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా 40 ఏళ్లుగా ఉంటున్న పశువుల పాకను పీకేసి ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇదే స్థలంలో మరో 20 మంది వరకు పాకలు ఉన్నా, వాటి జోలికెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామానికి చెందిన నమ్మి అప్పలనాయుడు ఇక్కడ సర్వే నంబర్ 72లో నాలుగు దశాబ్దాలు క్రితం పశువుల పాక వేసుకుని మేకలను, గేదెలను మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతని మృతి చెందాడు. అతని భార్య అప్పయమ్మ, కుమార్తె, కుమారుడు నమ్మి రాజు, చిలుకునాయుడు వాటిని మేపుకుని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రెవెన్యూ సిబ్బంది వచ్చి ఎవరూ లేని సమయంలో వీరి పాకను నేలమట్టం చేసి ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు. పొలంలో పని చేసుకుని వచ్చిన అప్పయమ్మ కుటుంబ సభ్యులు పీకేసిన పాకను చూసి బోరున విలపించారు. అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇదే స్థలంలో పలువురు పాకలున్నా, తమ పాకనే పీకేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ లక్ష్మిని వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు.

క్లుప్తంగా

కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్



మాట్లాడుతున్న కోన లక్ష్మణ్

అనకాపల్లి: జీవీఎంసీ జోనల్ పరిధిలో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఉన్నత స్థాయి అధికారులు విఫలమైనట్లు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్గనైజింగ్ కార్యదర్శి కోన లక్ష్మణ అన్నారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు నాలుగు నాలుగు మాసాలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సంక్రాంతికి పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్లాప్ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, 2023 సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నిమ్మకాయల నరసింహమూర్తి, ఎర్రంశెట్టి అప్పలరాజు, సింగంపల్లి అజయ్ పాల్గొన్నారు.

టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి



మాట్లాడుతున్న మాణిక్యాలరావు

అనకాపల్లి: తిరుమల దుర్ఘటన అత్యంత బాధాకరమని, దీనికి బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని బీఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ సూదికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూచౌక్ తమ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి లక్షలాది మంది భక్తులు ఏటా వస్తారని, ఈ ఏడాది అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కొంతమంది భక్తులు మృత్యువాత పడ్డారన్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.

దుప్పట్ల పంపిణీ

నర్సీపట్నం: స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్ సూరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. పట్టణ సీఐ జి.గోవిందరావు చేతుల మీదగా స్వామి వారి ఆలయం వద్ద ఉన్న యాచకులకు దుప్పట్లు అందజేశారు.

బెల్లం ధరలు

అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు శుక్రవారం 6,436 దిమ్మలు వచ్చాయి.



దిమ్మల రకం	కనిష్ట ధర	గరిష్ట ధర
స్పెషల్ రకం	4,200	5,060
మొదటి రకం	3,900	4,610
రెండో రకం	3,290	4,280
మూడోరకం	3,120	3,270

అనకాపల్లి సినిమాలు

పుష్ప-2	:	సత్యనారాయణ స్క్రీన్-1
గేమ్ ఛేంజర్	:	సత్యనారాయణ స్క్రీన్-2
గేమ్ ఛేంజర్	:	పర్తిసాయి
గేమ్ ఛేంజర్	:	షిర్డీసాయి
గేమ్ ఛేంజర్	:	వెంకటేశ్వర
గేమ్ ఛేంజర్	:	శ్రీసత్య
గేమ్ ఛేంజర్	:	రామచంద్ర

రక్త నిల్వలు

అనకాపల్లి: జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయ రక్తనిధి కేంద్రంలో 79 యూనిట్ల రక్తం నిల్వ ఉంది. ఏ పాజిటివ్-7 యూనిట్లు, బీ పాజిటివ్-29 యూనిట్లు, ఓ పాజిటివ్-40 యూనిట్లు, ఏబీ పాజిటివ్-3 యూనిట్లు శుద్ధి చేసిన రక్తం నిల్వ ఉంది. అవసరమైన వారు వైద్యాలయం బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్ యు.లోకేష్ (9703619706)ను సంప్రదించవచ్చు.

గ్యాస్ సమాచారం

అనకాపల్లి:ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా శుక్రవారం 422 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. గతంలో బుక్ చేసుకున్న వారిలో 369 మందికి సిలిండర్లు సరఫరా చేశారు. వివరాలకు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి 08924–223595 నంబరును సంప్రదించవచ్చు.

భక్తకోటి ప్రణమిల్లి..

గ్రామగ్రామాన వైకుంఠ ఏకాదశి వేడుకల శోభ సంతరించుకుంది. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దాంతో గురువారం రాత్రి నుంచే వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.

- దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
- వైష్ణవ ఆలయాల కిటకిట
- శోభయమానంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు



గాంధీనగరం వేంకటేశ్వరస్వామి



గజ వాహనంపై శ్రీరాముని ఉత్సవ విగ్రహం ఊరేగింపు



రంగుల పూలు, తులసీ మాలలతో అందంగా అలంకరించిన లక్ష్మీనృసింహస్వామి విగ్రహాలు



గవరపేటలో వేంకటేశ్వరస్వామి పూలమాలలు, తులసీ మాలలతో అందంగా అలంకరణ



కశింకోటలో పూల, తులసీ మాలలు, వజ్ర కవచాలంకృతునిగా ధ్యాన వేంకటేశ్వరస్వామి

అనకాపల్లి: పట్టణ, మండలంలోని శ్రీవారి ఆలయాల్లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. దేమునిగుమ్మం, సుంకరమెట్ట జంక్షన్, గాంధీనగరం వేంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ప్రసాద వితరణ చేశారు. దేవాలయాలు వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్, పట్టణ సీఐలు ఎం.వెంకటనారాయణ, టి.వి.విజయకుమార్ ప్రత్యేక పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

- పట్టణంలో దేమునిగుమ్మం వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. బంగారు వర్తకుడు బుద్ద శ్రీనివాసరావు 21 కేజీల లడ్డూను స్వామివారికి అందజేశారు. ఆలయ ఈవో రాజా సులోచన, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- జీవీఎంసీ విలీన గ్రామమైన రాజుపాలెం సూర్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో 22 అడుగుల లక్ష్మీ సమేత వైకుంఠ నారాయణస్వామి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు పసుపు, కుంకుమ, రవిక పంపిణీ చేశారు. సుంకరమెట్ట జంక్షన్ వద్ద వేంకటేశ్వరస్వామి ఆలయం, రాజుపాలెం దేవాలయాల వద్ద అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

కశింకోట: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కశింకోటలో ఆరు దేవాలయాల్లో శుక్రవారం ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్కలా వైవిధ్యంగా జరిపారు. కశింకోటలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారిని పూలమాలలు, తులసీ మాలతో అందంగా అలంకరించారు. విష్ణు సహస్ర నామార్చన చేశారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. స్వామి ఉత్సవ విగ్రహాన్ని గరుడ వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు.

కన్నుల పండువలా శ్రీనివాసుని కల్యాణోత్సవం..
స్థానిక గవరపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో గ్రామ వీధుల్లో సారెతోపాటు మహిళల కోలాటాల మధ్య ఊరేగించారు. అనంతరం కల్యాణ దంపతులు పువ్వుల శ్రీనివాసరావు, రేవతితో సంప్రదాయంగా కనుల పండువగా స్వామి వివాహం జరిపించారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కల్యాణ దంపతులు రూ.పది లక్షలతో నిర్మించిన సామాజిక భవనం, స్టేజిని ఈ సందర్భంగా ప్రారంభించారు. బీజేపీ విశాఖ నగర నాయకుడు భీశెట్టి నూకేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.

ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ..
స్థానిక ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి మూల విరాట్‌కు వేకువ జామున సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో వేద మంత్రాల నడుమ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విష్ణు సహస్ర నామార్చన చేశారు. వేణుగోపాలస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రేజేటి శ్రీరామాచార్యులు, అర్చకుడు రేజేటి రామచరణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు.

కోదండ రామాలయంలో పట్టాభిషేకం..
స్థానిక జాతీయ రహదారి పక్కన దేవాదాయ శాఖకు చెందిన కోదండ సీతారామచంద్రమూర్తి స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ జరిపించారు. దంపతులు జయంతి లక్ష్మణ, చింతా సన్యాసిరావు దంపతులతో వేద పండితుడు కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం జరిపించారు. విశ్రాంత హెచ్ఎం వేదుల వెంకటశాస్త్రి, పండితుడు వడ్లమాని వెంకటేశ్వరరావు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షురాలు అవసరాల సీతా కామేశ్వరి, కార్యదర్శి మొక్కరాల కిషోర్ కుమార్, కోశాధికారి గుళ్లపల్లి వెంటేశ్వర్లు, ప్రతినిధి అవసరాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

- స్థానిక పురాతన లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో స్వామివారితోపాటు లక్ష్మీదేవి విగ్రహాలను వివిధ రకాల పూలు, తులసీ మాలలతో చూడముచ్చటగా అలంకరించారు. అర్చకుడు అత్తిలి కోదండపాణి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.



భక్తులకు పసుపుకుంకుమ, రవికలు పంపిణీ చేస్తున్న రాజుపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు



దేమునిగుమ్మం ఆలయానికి 21 కేజీల లడ్డూ అందజేస్తున్న బంగారు వర్తకుడు బుద్ద శ్రీనివాసరావు



కశింకోట గవరపేటలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు



మహిళల కోలాటాల ప్రదర్శన



కోదండ రామాలయంలో శ్రీరాముని పట్టాభిషేకం



గాంధీనగరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల క్యూలైన్



రాజుపాలెంలో 22 అడుగుల లక్ష్మీసమేత వైకుంఠ వేంకటేశ్వరుని దర్శించుకుంటున్న భక్తులు

రబీ సాగులో రైతులకు సూచనలు

అనకాపల్లి: వరి నాట్లు వేసుకునే రైతులు, ఆఖరి దమ్ములో ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 40 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాగిపైరుని నాటే రైతులు దుక్కిలో 26 కిలోల యూరియా, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అపరాల్లో చిత్త, రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున, నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. అపరాలలో పల్లాకు తెగులు గమనించినట్లయితే తెగులు ఉన్న మొక్కలను పీకి వేయాలన్నారు. అపరాలలో బూడిద తెగులు గమనించినట్లయితే హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ. పిచికారీ చేసుకోవాలన్నారు. 25 రోజుల వయసుగల అపరాలలో కలుపు నివారణకు ఇమిజితాఫైర్ 250 మి.లీ.ను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరి తర్వాత నువ్వు సాగు చేసుకునే రైతులు వైఎల్ఎం.66 రకాన్ని ఎకరాకు 2 కిలోల విత్తనాన్ని, కార్బెన్డజిమ్ 1 గ్రాము కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలన్నారు. ఎకరాకు 10 కిలోల ట్రైకోడెర్మా ఒక బస్తా డీఏపీని విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసుకోవాలన్నారు. విత్తిన 3 రోజుల్లో పెండిమిథాలిన్ కలుపు ముందు 3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు. చెరకు రైతులు వీలైనంత త్వరగా పొలాన్ని అంతటిని ఒకేసారి మోడి చెక్కి కార్సి చేసుకోవాలన్నారు. కార్సి చేయడానికి ట్రాక్టరుతో నడిచే ష్రెడ్డర్ నడిపితే చెరకు చెత్త చిన్న ముక్కలుగా నలిగి పొలామంతా పలచబడి తేమను కాపాడుటే కాక నేల సారం కూడా పెరుగుతుందని, పీక పురుగు ఉధృతి కూడా తక్కువగా ఉంటుందన్నారు.

పండగకెళ్తే.. ఇళ్లలో ఆభరణాలు ఉంచొద్దు

కశింకోట: సంక్రాంతి సందర్భంగా ఇళ్లు విడిచి స్వగ్రామాలకు వెళ్లే వారు తమ విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లు, తదితర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని సీఐ అల్లు స్వామినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీరువాల తాళాలను ఇళ్లలో ఉంచరాదని, వాటిని తమతోపాటు తీసుకెళ్లాలన్నారు. సెలవులపై వెళ్లే వారు ఇంట్లో సెంట్రల్ లాక్ సిస్టం ఉండే తాళం వేసుకోవాలన్నారు. ఇంట్లో ఏదో ఒక లైట్ వేసి ఉంచాలన్నారు. ఊర్లకు వెళ్లే వారు తమ ఇళ్ల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే, వాటిపై దొంగతనాలు జరగకుండా నిఘా ఉంచుతామన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ దొంగతనాల నివారణకు పోలీసులకు సహకరించాలన్నారు.

వేడుకగా పవళింపు సేవ



నరసింగబిల్లిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న భక్తులు

కశింకోట: నరసింగబిల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. గవరపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవ విగ్రహాలకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మహిళలు పాటలు పాడి ఊయల సేవ, పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు.

సందడిగా సంక్రాంతి సంబరాలు



తాళ్లపాలెం గాయత్రి స్కూలులో భోగి మంటలు వేసిన విద్యార్థులు



గాయిత్రి స్కూలులో సంక్రాంతి వేషధారణలతో బాల బాలికలు

కశింకోట: స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూళ్ల ఆవరణలో రంగవల్లులు వేశారు. ఉత్సాహంగా గాలిపటాల పోటీలను నిర్వహించారు. రంగవల్లులు చుట్టూ బాలికలు ఉత్సాహంగా సంక్రాంతి పాటలు పాడుతూ తిరిగారు. విజేతలకు స్కూలు రెవరెన్ కెనస్ జాన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. స్కూల్ డైరెక్టర్ బత్తుల నోబుల్‌కుమార్, కరస్పాండెంట్ బత్తుల అనూరాధ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ రూపానంది, షాజాది, అకడమిక్ ఇన్‌చార్జి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తాళ్లపాలెంలోని గాయిత్రి హైస్కూలులో సంక్రాంతి సంబరాలు సంప్రదాయంగా నిర్వహించారు. విద్యార్థులు భోగి మంటలు వేశారు. సంక్రాంతి ఉట్టి పడే విధంగా అలంకరించి వివిధ వేషధారణలతో విద్యార్థులు సందడి చేశారు. కరస్పాండెంట్ బి. రాంకుమార్, హెచ్ఎం వై.నగేష్, పాఠశాల యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేడు కూడారై ఉత్సవం



కశింకోటలో వేణుగోపాలస్వామి, గోదాదేవిల ఉత్సవ విగ్రహాలు

కశింకోట: స్థానిక ఆలయాల్లో శనివారం ''కూడారై' ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ధనుర్మాసంలో 27వ రోజు గోదాదేవిని రంగనాథుడు వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. దీన్ని కూడారై ఉత్సవంగా సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్థానిక దేవాదాయ శాఖకు చెందిన రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బెల్లం, పంచదారలతో వేర్వేరుగా పెద్ద ఆండాళ్లతో తయారు చేసిన పాయసాన్ని నివేదిస్తారు. పూజలు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ ఉత్సవానికి సన్నాహాలు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రేజేటి శ్రీరామాచార్యులు, అర్చకులు రేజేటి సీతారామాచార్యులు, రేజేటి మారుతి తెలిపారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ధ్యాన మందిరంలో ఉదయం 10 గంటలకు కూడారై ఉత్సవాన్ని నిర్వహించి పాయసాన్ని పంపిణీ చేయనున్నట్లు అర్చకుడు రేజేటి రామచరణాచార్యులు తెలిపారు.

వీడిన బాలిక కిడ్నాప్ కేసు

- 80 రోజుల తర్వాత ఇంటికి చేరిన బాలిక
- పోలీసుల అదుపులో నిందితుడు



సీఐ పిన్నింటి రమణతో కలిసి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సత్యనారాయణ

సబ్బవరం: మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో ఓ యువకుడిని సబ్బవరం పోలీసులు శుక్రవారం ఆరెస్ట్ చేశారు. సుమారు 80 రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టి, ఎట్టకేలకు నిందితుడు పోలీసులకు చిక్కాడు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు హోం మంత్రి దృష్టికి బాలిక కిడ్నాప్ వ్యవహారాన్ని ఆమె తండ్రి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, స్థానిక సీఐ పిన్నింటి రమణతో కలిసి శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

మండలంలోని గంగవరానికి చెందిన మైనర్ బాలిక కనిపించట్లేదని తండ్రి సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది అక్టోబర్ 20న ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐ రమణ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా పతివాడ మహేష్(26) అనే యువకుడు బాలికను ద్విచక్రవాహనంపై తీసుకు వెళ్లినట్లు గుర్తించారు. దీనితో బాలిక అదృశ్యం కేసును నవంబర్ 11న కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో బాలిక మండలంలోని అసకపల్లి జంక్షన్ వద్ద ఉన్నట్లు సమాచారం అందుకున్న తండ్రి అక్కడికి చేరుకున్నాడు. బాధిత బాలికను తీసుకుని సబ్బవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, కిడ్నాప్‌కు పాల్పడిన మహేష్‌ను, అందుకు సహకరించిన బాధితురాలి పిన్ని కొడుకు మాటూరి సాయి(25)పై ఫిర్యాదు చేశారు. నిందితుడు మహేష్ స్వగ్రామం విజయనగరం జిల్లా సాలిపేట. జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. బాలికను కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకెళ్లి, వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలిక కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో చట్టం, ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశామన్నారు. వివాహం చేసుకుని మైనర్ బాలికతో సంసారం చేయడంతో బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బాధితురాలి తండ్రి తన కుమార్తె కిడ్నాప్‌తో పాటు బంగారు నగలు, నగదు పట్టుకెళ్లినట్లు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ, వాటి విషయం తనకు తెలియదని నిందితుడు చెప్పాడు. దీంతో నిందితుడికి సహకరించిన బాధితురాలి బంధువు సాయి నగలు అపహరించి ఉంటాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నూనె గింజల సాగుపై రైతులకు శిక్షణ



రైతులకు శిక్షణ ఇస్తున్న శాస్త్రవేత్తలు శ్రీహరిరావు, ప్రసాద్

కశింకోట: నువ్వులలో సమగ్ర యాజమాన్య చర్యల ద్వారా దిగుబడులు రెట్టింపు చేసుకుని అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చునని బీసీటీ (భాగవతుల చారిటబుల్ ట్రస్టు) కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీహరిరావు, వి. ప్రసాద్ తెలిపారు. తాళ్లపాలెం రైతు సేవా కేంద్రంలో బీసీటీ, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నువ్వు సాగుపై రైతులకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూనె గింజల అభివృద్ధి పథకంలో భాగంగా మండలంలో నూనె గింజల పంటలలో అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నూనె గింజల పంటలలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరాన్ని ఎకరాకు 50 కిలోలు ఆఖరి దుక్కిలో వేయడం ద్వారా నూనె శాతాన్ని పెంచవచ్చునన్నారు. విత్తనాన్ని ట్రైకో డెర్మావిరిడితో శుద్ధి చేయడం, దీని పొడిని ఎకరాకు రెండు కిలోల వంతున ఆఖరి దుక్కిలో పశువుల గెత్తంతో కలిపి జల్లడం ద్వారా నేలలో వచ్చే వేరు కుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లను అరికట్టవచ్చునన్నారు. మండల వ్యవసాయ అధికారి ఎం. స్వప్న మాట్లాడుతూ శాస్త్రవేతల సూచనలు, సలహాలు పాటించి పంటలు అధిక ఉత్పత్తి సాధించడానికి రైతులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ సిబ్బంది, కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక



ఎంపికైన విద్యార్థులతో ఆర్చరీ సంఘ ప్రతినిధులు

పరవాడ: పి.బోనంగి సంస్కృతి గ్లోబల్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి విలువిద్య పోటీలు శుక్రవారం ముగిశాయి. రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్ విభాగాలలో దేశాయ్, లలితసాయి, యశ్వంత్ నాయుడు, తుజేశ్వర్, పూర్వారాథోడ్, నాభ్యప్రభాత్, గణేష్ మణిరత్నం, హర్షవర్ధన్, సాయిమనస్వి, వైష్ణవి, ఆధ్యలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు విశాఖ జిల్లా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి కె.నిశాంత్ తెలిపారు.

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాల సీజ్

- రెండు కంటైనర్లలో 39 ఆవులు, గేదెలు

పెందుర్తి: అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు కంటైనర్లను పెందుర్తి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సీఐ కేవీ సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా మానాపురం సంతలో కొనుగోలు చేసిన 39 ఆవులు, గేదెల్ని రెండు కంటైనర్లలో ఎక్కించి ఒకటి హిందూపురం, మరొకటి నందిగామ తీసుకెళుతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు శుక్రవారం వేకువజామున మండలంలోని పినగాడి కూడలి వద్ద మాటు వేసి వాహనాలను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం పశువులను సంరక్షణ నిమిత్తం భోగాపురంలోని గోశాలకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.



పోలీసులు పట్టుకున్న పశువులను తరలిస్తున్న కంటైనర్లు